క్లుప్తంగా

రోడ్డుపై నాటువేసి నిరసన



నిరసన తెలుపుతున్న మహిళలు

సుల్తానాబాద్: పట్టణంలోని మార్కండేయ కాలనీలో రోడ్డు బురదమయం కావడంతో మంగళవారం రోడ్డుపై వరినాటు వేసి మహిళలు నిరసన తెలిపారు. వానలకు రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో దుర్వాసన వస్తోందని, నీటిని తొలగించి రోడ్డుకు మరమ్మతు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కాలనీవాసులు కోరారు. బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు తిప్పారపు దయాకర్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తిప్పారపు కమల ఉన్నారు.

ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి



సూచనలు చేస్తున్న సీఐ రాజు

మంథని: ఆటోలో ఎక్కిన ప్రయాణికులు.. ముఖ్యంగా మహిళలతో మర్యాదగా ప్రవర్తించాలని మంథని సీఐ రాజు సూచించారు. మంథనిలోని ఆటో డ్రైవర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధలనపై సూచనలు చేశారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపరాదని, కేటాయించిన ప్రాంతాల్లోనే ఆపాలన్నారు.

దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం

సుల్తానాబాద్: లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం చేశారు. జిల్లా కో–ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో–ఆర్డినేటర్ జూలూరి అశోక్, వెంకటేశం, సాంబమూర్తి, సతీశ్‌కుమార్, సదానందం, అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ కుమార్, వెంకటేశం, నరేందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, వికాస కేంద్రం బాధ్యులు బండపల్లి శ్రీనివాస్, సరస్వతి ఉన్నారు.

ఆర్థికసాయం అందజేత



ఆర్థికసాయం అందజేస్తున్న మిత్రులు

కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన మార్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాగా తనతో పదో తరగతి వరకు చదువుకున్న 1998–99 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మంగళవారం రూ.18,500 అందజేశారు. నాయిని గంగాధర్, మేడగోని విజయ్, పిట్టల తిరుపతి, పిడుగు సదయ్య, సాగర్ల రవి, మల్యాల తిరుపతి, పొన్నం రాజు, హైమద్, గట్టయ్య, విజయ్, సుమన్ ఉన్నారు.

రహదారికి మరమ్మతు



మరమ్మతు చేస్తున్న కార్మికులు

సాక్షి ఎఫెక్ట్..

సుల్తానాబాద్: మున్సిపల్ పరిధిలో ఉన్న రహదారిపై మరమ్మతు పనులను కాంట్రాక్టర్ మంగళవారం ప్రారంభించారు. రాజీవ్ రహదారిపై వర్షానికి గుంతలు పడడంతో ఈనెల 29న సాక్షిలో ప్రచురితమైన 'దారులు శిథిలం' కథనానికి కాంట్రాక్టర్ స్పందించి గుంతలు పడ్డ రోడ్డు పూడ్చివేశారు.

వైద్యశిబిరానికి స్పందన

కోల్‌సిటీ: నగరపాలక సంస్థలోని గోదావరిఖని కళ్యాణ్‌నగర్ వడ్ల సంఘం భవనంలో మంగళవారం గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది. 42వ డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్‌కుమార్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మణికేశ్వర్‌రెడ్డి వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. డివిజన్ అధ్యక్షుడు దశరథం, ఏఎన్ఎం స్వప్న, సరస్వతి, పద్మ, సుజాత, సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, హేమలత, మీనాక్షి పాల్గొన్నారు.

నిర్లక్ష్యానికి నిదర్శనం





డ్రైనేజీని తవ్వి వదిలేసిన దృశ్యం, ప్రధానరోడ్డుపై ఇసుక, కంకర కుప్పలు

పెద్దపల్లిరూరల్: పట్టణంలోని సుభాష్‌విగ్రహం వద్ద గల ప్రధానరోడ్డుపై మున్సిపల్ అధికారులు డ్రైనేజీ తవ్వి వదిలేశారు. అక్కడ కొత్త స్లాబ్ కల్వర్టు నిర్మించేందుకు కంకర, ఇసుక తెచ్చి రహదారిపై పోసి వదిలేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వానలకు డ్రైనేజీల్లో నుంచి నీరు రోడ్డుపైకి చేరింది. రోడ్డుకన్నా ఎత్తు నిర్మించిన పోలీస్‌స్టేషన్‌లోకి గతంలో ఎన్నడూ లేనిరీతిన వరద నీరు చేరడం గమనార్హం. అయితే సుభాష్‌నగర్ ప్రాంతంలో కొందరు ప్రముఖుల కోసం పెద్ద డ్రైనేజీపై రోడ్డు నిర్మించడంతోనే మురుగు నీరంతా రోడ్లపైకి చేరుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తవ్విన డ్రైనేజీపై స్లాబ్ కల్వర్టు నిర్మించడంతో పాటు రోడ్డుపైకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్



మాట్లాడుతున్న ఏసీపీ రమేశ్

రామగుండం: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ అన్నారు. విలేజి అంతర్గాంలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమచారం అందించాలని కోరారు. గ్రామంలోని ద్విచక్ర వాహనాలను గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకువచ్చి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. సమావేశానికి అంతర్గాం ఎస్సై బోయ వెంకట్ అధ్యక్షత వహించగా రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, రామగుండం ఎస్సై సమ్మయ్య, వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బంది హాజరయ్యారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి



అవగాహన కల్పిస్తున్న సీఐ కృష్ణ

ధర్మారం: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పెద్దపల్లి సీఐ కృష్ణ సూచించారు. ధర్మారంలోని సాధన జూనియర్ కళాశాలలో మంగళవారం డ్రగ్స్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా పోస్టుల గురించి, మత్తు పదార్థాలతో కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపాల్ కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.

జీవితం నాశనం చేసుకోవద్దు

ముత్తారం: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మంథని సీఐ రాజుగౌడ్ అన్నారు. ముత్తారంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద మంగళవారం సాయంత్రం స్థానికులకు సీఐ అవగాహన కల్పించారు. ముత్తారం ఎస్సై మధుసూదన్‌రావు ఉన్నారు.

బాలుడు మరణిస్తే స్పందించరా?



మాట్లాడుతున్న దాసరి ఉష

పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్‌ట్యాంకులోపడి పడి జాన్‌వెస్లీ (9) మరణిస్తే.. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. అయితే, కలెక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఉష పేర్కొన్నారు. ప్రజాధనం నుంచి ప్రతినెలా వేతనం పొందుతున్న అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఆలోచన కలెక్టర్‌కు లేక పోవడం విచారకరమన్నారు. సెప్టిక్ ట్యాంకులో బాలుడు పడి మరణించిన ఘటనపై కలెక్టర్ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. అవసరమైతే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. కౌన్సిలర్ లైసెట్టి భిక్షపతి తదితరులు ఉన్నారు.

పారిశుధ్య పనుల పరిశీలన



పరిశీలిస్తున్న చైర్‌పర్సన్, కమిషనర్

మంథని: మంథని గోదావరి తీరంలోని శ్మశాన వాటిక వద్ద పారిశుధ్య పనులు నిర్వహించారు. శ్మశాన వాటిక అపరిశుభ్రంగా మారడంతో బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ పెంద్రు రమ, కమిషనర్ గుట్టల మల్లికార్జున్ సందర్శించి శుభ్రం చేయించారు. గోదావరి తీరంలో మొక్కలు నాటారు. మున్సిపల్ కౌన్సిలర్ గుండా విజయలక్ష్మి ఉన్నారు.

కార్మికులకు మాజీ మంత్రి పరామర్శ



వివరాలు తెలుసుకుంటున్న మాజీ మంత్రి ఈశ్వర్

గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియా జీడీకే–2వ గని ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంగళవారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న ఒమెగా హాస్పిటల్‌కు చేరుకుని శంకర్, నోయల్ సంపత్‌ను కలిసి పరామర్శించారు. గని ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.

ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలి



డ్రైవర్లను సన్మానిస్తున్న ట్రాఫిక్ సీఐ, డిపో మేనేజర్

గోదావరిఖనిటౌన్: బస్సు డ్రైవర్లు ఏకాగ్రతతో డ్రైవ్ చేసి ప్రమాదాలను నివారించాలని రామగుండం ట్రాఫిక్ సీఐ పి.రాజేంద్రప్రసాద్ సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి యాక్సిండెంట్లు చేయని ముగ్గురు ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లు ఆర్.కె.మూర్తి, కె.భూమయ్య, ఎస్.తిరుపతిని సన్మానించారు. డిపో మేనేజర్ ఎం.నాగభూషణం, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్) కె.గీతాకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) ఎం.సంధ్యారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ (ఫైనాన్స్) కె.సదానందం, ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు టి.స్వామి, వి.ఇందిరాదేవి పాల్గొన్నారు.

పోస్టల్ పథకాలను వినియోగించుకోవాలి

పాలకుర్తి: పోస్టాఫీస్ ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కోరారు. మండలంలోని ఈసాలతక్కళ్లపల్లిలో పోస్టాఫీస్ బసంత్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన పోస్టల్ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తపాలాశాఖ డాక్ చౌపాల్ అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. బసంత్‌నగర్ పోస్ట్‌మాస్టర్ ఓదెలు, మెయిల్ ఓవర్సీస్ సతీశ్, పోస్ట్‌మ్యాన్ రవీందర్ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి



వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

గోదావరిఖని: సింగరేణిలో జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టి, కార్మికుల ప్రాణాలు కాపాడాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సంస్థ సీఅండ్ఎండీని కోరారు. ఆర్జీ–1 ఇన్‌చార్జి జీఎం ద్వారా మంగళవారం సంస్థ సీఅండ్ఎండీకి వినతిపత్రం అందజేశారు. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఏడునెలల కాలంలోనే ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బొగ్గు గనుల్లో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. ప్రమాదాల నివారణకు ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, అధికారులలో రక్షణపై మరింత అవగాహన పెంపొందించాలన్నారు. కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఎల్లో కార్డు, రెడ్ కార్డ్ విధానం రద్దు చేయాలన్నారు. నాయకులు మాదాసి రామ్మూర్తి, పర్లపల్లి రవి, ప్రవీణ్, చెలుకలపల్లి శ్రీనివాస్, చల్ల రవీందర్‌రెడ్డి, వడ్డేపల్లి శంకర్, దూట శేషగిరి, పల్లె సురేందర్, జనగామ మల్లేశ్, పులిపాక శంకర్, రోడ్డ సంపత్, శ్రావణ్ పాల్గొన్నారు.

భూ నిర్వాసితులతో ఆర్డీవో సమావేశం

మంథని: రామగిరి మండలం లద్నాపూర్ భూనిర్వాసితులతో మంథని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హనుమానాయక్ సమావేశమయ్యారు. 283 మంది భూనిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పరిహారం చెల్లించాలని భూనిర్వాసితుల గ్రామ కమిటీ సభ్యుడు వనం రాంచందంరావు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. కాగా 283 మంది నిర్వాసితుల కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, నివాస గృహాలకు మాత్రమే పరిహారం చెల్లింపు చేసినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ పరిహారం చెల్లించరాదని అప్పటి భూసేకరణ అధికారి అవార్డులో పొందుపరిచారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించరాదని, ఎక్స్‌గ్రేషియాకు ఒప్పుకుంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సింగరేణి అధికారులు తెలిపారు.ఎస్‌వోటూ జీఎం రఘుపతి, ఏఎస్‌వో లక్ష్మీనారాయణ, జూనియర్ ఎస్టేట్ శ్యామల ఉన్నారు.

విధి నిర్వహణలో చిత్తశుద్ధితోనే గుర్తింపు



సన్మానిస్తున్న జిల్లా అధికారి రౌఫ్‌ఖాన్

రామగుండం: ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ సాధారణమేనని, విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని జిల్లా సంక్షేమాధికారి, మండల పరిషత్ ప్రత్యేకాధికారి రౌఫ్‌ఖాన్ అన్నారు. అంతర్గాం మండల పరిధిలోని ముర్మూర్ ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్న వివిధ కేంద్రాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను మంగళవారం సన్మానించారు. సీడీపీవో గండ్ల స్వరూపరాణి, సూపర్‌వైజర్ అంజలి, విష్ణుప్రియ, పుష్పలత, కార్యదర్శి సాదుల కమల పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి

రామగుండం: గ్రామస్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్ సూచించారు. ముర్మూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. వైరల్ ఫీవర్స్ రాకుండా పరిశుభ్రత పాటించాలని, డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించాలని ఆదేశించారు. ఎంపీడీవో ఎంఎ.అలీం, కార్యదర్శి సాదుల కమల హాజరయ్యారు.

సింగరేణి పరిరక్షణ బస్సుయాత్ర జయప్రదం చేయండి

సుల్తానాబాద్: సింగరేణి పరిరక్షణ కోసం బస్సుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాక మహేశ్ కోరారు. మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి పరిరక్షణ పోస్టర్ ఆవిష్కరించారు. సీపీఎం జిల్లా నాయకులు శ్రావణ్, ప్రశాంత్, మహేశ్, రమేశ్, సురేశ్, మల్లేశ్, అంజయ్య, శ్రీనివాస్, సంజీవ్, వినోద్ పాల్గొన్నారు.

బస్సుయాత్ర విజయవంతం చేయండి

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి పరిరక్షణ కోసం చేపట్టిన బస్సుయాత్రను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఉల్లి మొగిలి పిలుపునిచ్చారు. ఆర్జీ–2 ఏరియా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఓసీపీ–3 కృషిభవన్‌లో బస్సుయాత్రకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఎం ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్ర 29 నుంచి ఆగస్టు 5 వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. సింగరేణి కార్మికులు బస్సుయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నాయకులు వినయ్, వెంకన్న, సంపత్, రాంప్రసాద్, నరసింహ, సారంగం, శ్రావణ్‌కుమార్, భూమయ్య, రాకేశ్ పాల్గొన్నారు.

ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పోరాటానికి సిద్ధం కండి

జ్యోతినగర్: ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల శ్రమతో అవార్డులు పొంది, వారితో చేసున్న ఒప్పందాలను అమలు చేయకుండా వేధింపులకు గురి చేయడం వెంటనే మానుకోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు తోకల రమేశ్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి కోరారు. ఎన్టీపీసీ రామగుండం ఆటోనగర్‌లోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై గతంలోనే ఒప్పందం కుదిరినా యాజమాన్యం నేటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులంతా తమ హక్కుల సాధనకై సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ బ్రాంచ్ అధ్యక్షుడె మార్త రాములు, ప్రధాన కార్యదర్శి శంకర్, గుమ్మడి వెంకన్న, వైకుంఠం, చంద్రయ్య, పోషం, రాజేశ్వర్, రాయమల్లు పాల్గొన్నారు.

పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టు

కాల్వశ్రీరాంపూర్: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం పెంచాలని 30న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా సీఐటీయూ నాయకులను కాల్వశ్రీరాంపూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్, నాయకులు ఉన్నారు.

ఓదెల: పొత్కపల్లి ఎస్సై జి.అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని జీపీ కార్మికులను మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు.

కమాన్‌పూర్: చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వెళ్లకుండా కమాన్‌పూర్ పోలీసులు ముందస్తుగా గ్రామపంచాయతీ సిబ్బందిని అరెస్టు చేశారు.

ఎలిగేడు: మండలంలోని జీపీ ఉద్యోగ, కార్మికులను జూలపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జీపీ కార్మికుల జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగురాల లచ్చయ్య, ఇరుగురాల శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.

ధర్మారం: మండల పంచాయతీ కార్మికులను ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో ముందుస్తు అరెస్టు చేశారు. పంచాయతీ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్, మండల అధ్యక్షుడు ఆకుల రాజయ్య, కార్యదర్శి రవికుమార్, నాయకులను అరెస్టు చేశారు.

ఎన్‌సీఆర్‌సీ జిల్లా చైర్మన్‌గా సతీశ్‌రావు



నియామక పత్రం అందుకుంటున్న సతీశ్‌రావు

సుల్తానాబాద్/జూలపల్లి: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(ఎన్‌సీఆర్‌సీ) జిల్లా చైర్మన్‌గా జూలపల్లి మండలం వెంకట్‌రావుపల్లి వాసి వేల్పుల సతీశ్‌రావు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహించిన ఎన్‌సీఆర్సీ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ నియామక ప్రతం అందించారు.

కార్పొరేషన్ చైర్మన్‌కు సత్కారం

పెద్దపల్లిరూరల్: పట్టణానికి మంగళవారం వచ్చిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు సత్కరించారు. నాయకులు మండల సత్యనారాయణరెడ్డి, రేగుంట అశోక్ గౌడ్, సురేశ్‌గౌడ్, శ్రీకాంత్, జడల సురేందర్, రవి, రమేశ్, దేవరాజ్, హకీం, అస్లాం, నదీం ఉన్నారు.

సంక్షిప్త వార్తలు

ఎన్టీపీసీ ఉద్యోగిపై ఠాణాలో ఫిర్యాదు

జ్యోతినగర్: ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగి కె.శ్రీపతిరావు ఆత్మహత్యాయత్నం ఘటనలో ఉద్యోగిపై ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్ మంగళవారం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం పరిపాలనా భవనంలోని ఈడీ కార్యాలయం వద్దకు మద్యం సేవించి వచ్చిన ఉద్యోగి ఈడీ లేకపోవడంతో వెళ్లి పోయాడని, మళ్లీ మధ్యాహ్నం ఈడీ కార్యాలయం ఎదుట ఉన్న సోఫాలో నిద్రపోయాడని తెలిపారు. తట్టిలేపినా లేవకపోవడంతో అతడిని అంబులెన్స్‌లో ఎన్టీపీసీ పీటీఎస్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తరలించామన్నారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతను కొన్ని నిద్రమాత్రలు వేసుకున్నాడని నిర్ధారించారు. సదరు ఉద్యోగి ఆస్పత్రిలో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం శ్రీపతిరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఉద్యోగిపై ఇచ్చిన ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నట్లు రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

ఆరోపణలు అర్థరహితం

జ్యోతినగర్: ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకుడు, యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషాపై ఉద్యోగి శ్రీపతిరావు చేస్తున్న ఆరోపణలు సరికాదని గుర్తింపు సంఘం ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, నాయకులు శంకర్ స్వామి, రమేశ్, సత్యనారాయణ, యుగంధర్‌రావు, బండ రాములు, శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగి బదిలీ, డిప్యూటేషన్‌కు సంబంధించిన అంశం పూర్తిగా ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధించిందని, తమ నాయకుడికి సంబంధం లేదని తెలిపారు.

కెమిస్ట్రీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

ముత్తారం: మండలంలోని ధర్యపూర్ మోడల్‌స్కూల్, కాలేజీలో కెమిస్ట్రీ పీజీటీ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఎంఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1న ఒరిజినల్ సర్టిఫికెట్లతో మోడల్ స్కూల్‌కు రావాలన్నారు.

అంతర్గాం తహసీల్దార్‌గా రమేశ్

రామగుండం: అంతర్గాం తహసీల్దార్ ఉయ్యాల రమేశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇప్పటివరకు ఉన్న రామ్మోహన్‌రావు బదిలీపై వెళ్లారు.

ఎస్సీ బాలుర వసతిగృహంలో సౌకర్యాలు కల్పించాలి

గోదావరిఖనిటౌన్: పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం అన్నారు. ఎస్సీ హాస్టల్‌ను మంగళవారం సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వెంటనే సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే ఆందోళన చేస్తామన్నారు.

డ్రగ్స్ నియంత్రణలో సర్కార్ విఫలం

పెద్దపల్లిరూరల్: డ్రగ్స్ వినియోగం పల్లెల దాకా పాకిందని, కాంగ్రెస్ సర్కార్ హయాంలో డ్రగ్స్ నియంత్రణలో విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లిలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు పర్వతాలు, పోచం, రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, తిరుపతి, రమేశ్, సదయ్య, రాజేందర్, శ్రీనివాస్, రాజేశం, ఉమేశ్, సతీశ్ ఉన్నారు.

ట్రినిటిలో కొత్త కోర్సులు

పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని ట్రినిటి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరానికి గాను కొత్తగా బీటెక్ సీఎస్సీ ఏఐఎంఎల్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లర్నింగ్) కోర్సు సెకండ్ ఫేస్ కౌన్సెలింగ్‌కు అనుమతి లభించిందని ట్రినిటి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. అకడమిక్ డైరెక్టర్ అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ మణిగనేశన్, ఏవో సురేశ్, రాజిరెడ్డి, నటరాజన్, ప్రభాకర్, స్వాతి ఉన్నారు.

ఈఎస్ఐ స్థల ఎంపికలో ప్రభుత్వాలు విఫలం

రామగుండం: ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణంపై బీజేపీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు కోల్‌బెల్ట్ ఏరియాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించగా, కేవలం స్థల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగా బుధవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తామని, రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన, అనంతరం వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

కోల్‌సిటీ: మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ప్రతినిధులు అన్నారు. గోదావరిఖనిలోని గణేశ్‌నగర్, ద్వరకానగర్‌లో మంగళవారం జరిగిన సెక్టార్ మీటింగ్‌లో జెండర్ స్పెషలిస్ట్ స్వప్నా, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ సంధ్యారాణి అవగాహన కల్పించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్లు శరీన్, విష్ణుప్రియ పాల్గొన్నారు.

మహిళా కూలీలకు రెయిన్‌కోట్స్ పంపిణీ

పాలకుర్తి: మండలంలోని గ్రామాల్లో వరినాట్లు వేస్తున్న మహిళా రైతు కూలీలకు మంగళవారం మక్కాన్‌సింగ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచితంగా రెయిన్‌కోట్స్ పంపిణీ చేశారు. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని బసంత్‌నగర్, ఈసాలతక్కళ్లపల్లి, గుడిపల్లి, జయ్యారం గ్రామాల్లోని పలువురు మహిళా కూలీలకు రెయిన్‌కోట్స్ అందజేశారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఉర్సుగంధం మహోత్సవం

మంథని: బాబా తాజోద్దీన్ 102వ ఉర్సుగంధం మహోత్సవాన్ని మంథనిలో సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక లైన్‌గడ్డ నుంచి గంధం చాదర్ ఫాతిహా గాంధీచౌక్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన ఇబ్రహీం హుసేని, హఫీజ్ ఖరి హజ్రత్, తాజోద్దీన్ బాబా సేవాసమితి ఫౌండర్ ఎస్ఎం హజర్ అలీ, అధ్యక్షుడు బి.శ్రీనివాస్, కార్యదర్శులు జాకీర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

షీ టీంపై అవగాహన

గోదావరిఖనిటౌన్: స్థానిక గాంధీనగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం షీ టీం ఇన్‌చార్జిలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీటీం ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్ఐ మల్లయ్య, ఉమెన్ పీసీ స్నేహలత పాల్గొన్నారు.